క్లుప్తంగా

విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి

కడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ బీసీ హాస్టల్ విద్యార్థుల సమస్యలను అధికారులు పరిష్కరించాలని పీడీఎస్‌యూ నగర అధ్యక్షుడు గణేష్ డిమాండ్ చేశారు. ఈ విషయమై జిల్లా బీసీ సంక్షేమ అధికారి బ్రహ్మయ్యను బుధవారం కడపలోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని చాలా వసతిగృహాల్లో పనిచేసే వార్డెన్స్ స్థానికంగా ఉండటం లేదని, దీంతో విద్యార్థులకు రక్షణ కరువైందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు సర్వోప్‌తేజ్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

రోడ్డుకు మరమ్మతులు చేయాలి



అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్ ప్రవీణ్‌చంద్

కడప కార్పొరేషన్ : ఊటుకూరు సర్కిల్ నుంచి మూలవంక వరకూ పైపులైన్ వల్ల దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేయాలని మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్‌చంద్ ఆదేశించారు. బుధవారం మార్నింగ్ విజిట్‌లో భాగంగా బయనపల్లె, మామిళ్లపల్లె, విశ్వనాథపురం, ఊటుకూరు సర్కిల్ ప్రాంతాలను డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మసీదు వద్ద బుగ్గవంక మీదుగా వంతెన ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. చైతన్య స్కూల్ వద్దనున్న డా. బీఆర్ అంబేడ్కర్ సర్కిల్‌ను అభివృద్ధి చేయాలన్నారు. విశ్వనాథపురంలో పార్కు ఏర్పాటు చేయుటకు ప్రభుత్వ స్థలాన్ని చదును చేయించి, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ భరద్వాజ్, డీఈ వేణుగోపాల్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సునీల్ పాల్గొన్నారు.

మొక్కలను పరిరక్షించాలి




కడప రిమ్స్‌లో మొక్కలు నాటిన ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ, అధికారులు

కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన వైద్యకళాశాల (రిమ్స్)లో 'నా మట్టి.. నాదేశం' పేరుతో అధికారులు మొక్కలు నాటి, నీళ్లు పోశారు. మొక్కలను పరిరక్షించాలన్నారు. బుధవారం దేశ వ్యాప్తంగా అమరవీరుల జ్ఞాపకార్థం ప్రతి గ్రామ పంచాయతీలో స్మారకాలు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కడపలోని ప్రభుత్వ వైద్యకళాశాల ఆవరణంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. సురేఖ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె.పి వరలక్ష్మి, డాక్టర్ శ్రీనివాసనాయక్, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శారద, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాజు దాసరి, వైద్య విద్యార్థులు మొక్కలు నాటారు. పాల్గొన్నారు.

ఎఫ్ఆర్ఎస్ నిర్వహణ అసాధ్యం

కడప కోటిరెడ్డి సర్కిల్ : అంగన్‌వాడీ కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఎఫ్ఆర్ఎస్ నిర్వహణ ఆచరణలో అసాధ్యంతో కూడుకున్నదని ఏపీ ప్రగతి శీల అంగన్‌వాడీ వర్కర్స్‌అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు జె.గంగావతి, వీఆర్ జ్యోతిలు పేర్కొన్నారు. బుధవారం వారు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీలక్ష్మీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ యాప్‌లో ఉన్న లబ్ధిదారుల వివరాలు ఎఫ్ఆర్ఎస్‌లో కనిపించడంలేదన్నారు. సరైన, నాణ్యమైన సెల్‌ఫోన్లు లేకపోవడం, 12బి నెట్‌వర్క్ సరిపోకపోవడం, సక్రమమైన ట్రెనింగ్ లేకపోవడం ఒక కారణమన్నారు. త్వరత్వరగా చేయాలని ఒత్తిడి చేయడం తగదన్నారు. ఎఫ్ఆర్ఎస్ యాప్ సక్రమ అమలుకు నాణ్యమైన సెల్‌ఫోన్లు ఇవ్వాలన్నారు.

రక్తదానం చేయాలి



రక్తదానంపై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

కడప రూరల్ : రక్త దానానికి యువత ముందుకు రావాలని ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ (బ్లడ్ బ్యాంక్) ను బలోపేతం చేయాలని షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కడప నగర అధ్యక్షులు పీ ఖాదర్‌బాష అన్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్త దానానికి నేను రెడీ..మీరు రెడీనా.. అనే నినాదంతో బుధవారం స్థానిక రెండవ గాంధీ విగ్రహం నుంచి రెడ్ క్రాస్ సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆ సంస్థ సభ్యులు సర్దార్, మౌలాలీ సయ్యద్, ఖదీర్, అబ్దుల్లా, అబుకర్ తదితరులు పాల్గొన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాల అమలు

డిప్యూటీ సీఎం అంజద్‌బాషా



'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

కడప కార్పొరేషన్ : దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి అంజద్‌బాషా అన్నారు. బుధవారం 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా 45వ డివిజన్ చెమ్ముమియ్యాపేట-3 పరిధిలోని వైఎస్సార్ విగ్రహం నుంచి పలు వీధుల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల వారికి కలిగిన లబ్ధిని వివరించారు. ఇంకా ఏవైనా పథకాలు అర్హులకు అందడం లేదా ..అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గూడూరు సుబ్బమ్మ అనే మహిళ మాట్లాడుతూ తనకు జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ పింఛన్ కానుక, జగనన్న ఇంటి స్థలం ద్వారా రూ.10.05లక్షల మేలు చేకూరిందని సంతోషం వ్యక్తం చేసింది. ఉప్పలపాటి లక్ష్మీదేవి మాట్లాడుతూ తమకు వైఎస్సార్ ఆసరా, రైతు భరోసా, సున్నావడ్డీ, వైఎస్సార్ వాహనమిత్ర, జగనన్న అమ్మ ఒడి, ఇంటి స్థలం వల్ల రూ.9.42 లక్షల లబ్ధి చేకూరిందని, గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇంత మేలు జరగలేదని తెలిపారు. వరం షాలిని అనే మహిళ మాట్లాడుతూ జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, జగనన్న ఇంటి స్థలం ద్వారా రూ.9.10 లక్షల మేలు జరిగిందని తెలిపారు. పేదలకు సాయం చేస్తున్న ఈ ప్రభుత్వమే కలకాలం ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్, 45వ డివిజన్ ఇన్‌చార్జి జి.శ్రీనివాసులరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు జయచంద్రారెడ్డి, పవర్ అల్తాఫ్, శ్రీరంజన్ రెడ్డి, మున్నా,మియ్యా, షఫీ, బాలస్వామిరెడ్డి, సుభాన్‌బాషా, తోటక్రిష్ణ, మనోజ్, సునీల్ పాల్గొన్నారు.

కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ



మాట్లాడుతున్న కడప ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి

కడప సెవెన్‌రోడ్స్ : కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని కడప ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి తెలిపారు. జనవరి 1కి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే వారందరినీ ఓటర్లుగా నమోదు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. బుధవారం తన చాంబర్‌లో రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు సవ్యంగా జరగాలంటే ఓటర్ల జాబితా బాగుండాలన్నారు. ఓటు ఉందో లేదో ప్రతి వ్యక్తి పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇంటింటి పరిశీలన సవ్యంగా సాగుతోందని చెప్పారు. ప్రతి వెయ్యి మంది జనాభాకు 680 నుంచి 690 వరకు ఓటర్లు ఉండాలని, కడప నియోజకవర్గంలో 683 మంది ఉన్నారని పేర్కొన్నారు. 100 ఏళ్లు నిండిన ఓటర్లు నలుగురు ఉన్నారని తెలిపారు. చాలామందికి ఆధార్‌లో వయస్సు ఎక్కువ ఉందన్నారు. రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని కోరారు. నోటీసు, డిక్లరేషన్, పంచనామా లేకుండా ఓటర్లను తొలగించరాదని బీఎల్‌ఓలకు స్పష్టం చేశామన్నారు. కడపలో 97,366 గృహాలు ఉండగా, ఇప్పటికి 21,703 ఇళ్లను సర్వే చేశామన్నారు. ఇంకా 74,717 గృహాలను సర్వే నిర్వహించాల్సి ఉందన్నారు. ఒకే ఇంటిలో 10 మందికి పైబడి ఓటర్లు ఉన్న 836 గృహాలను గుర్తించామన్నారు. ఇందులో 11,219 ఓటర్లు నమోదయ్యారన్నారు. బీఎల్‌ఓలు ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలించి అవసరమైన సవరణలు చేస్తున్నారని తెలిపారు. ఆధార్ సీడింగ్ 77 శాతం పూర్తయిందన్నారు. ఏదైనా పోలింగ్ కేంద్రంలో 1400 మందికి మించి ఓటర్లు ఉంటే యాగ్జలరీ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. జనవరి చివరి నాటికి పార్టీలకు జాబితాలు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు లక్ష్మిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్పొరేటర్ అజ్మతుల్లాఖాన్, బీఎస్పీ నాయకులు కానుగ దానం, సీపీఐ, సీపీఎం నాయకులు వెంకటశివ, చంద్రారెడ్డి, బీజేపీ నాయకుడు లక్ష్మణ్‌రావు, ఆప్ నాయకుడు శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు ప్రసాద్‌గౌడ్, డిప్యూటీ తహసీల్దార్లు శివారెడ్డి, రొనాల్డ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

దేశాన్ని కాపాడుకుందాం



పోస్టల్ ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు

కడప వైఎస్ఆర్ సర్కిల్: ప్రధాని మోడీ నుంచి దేశాన్ని కాపాడుకుందామని సీఐటీయూ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మనోహర్, నాగ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బుధవారం క్విట్ ఇండియా స్ఫూర్తితో కేంద్ర, కార్మిక, రైతు సంఘాల పిలుపు మేరకు నగరంలోని పోస్టల్ ప్రధాన కార్యాలయం, బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ గట్టాలన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలపై భారాలను మోపుతూ కార్మికులను బానిసలుగా మార్చేందుకు 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లు తెచ్చి కార్మికులపై వివక్షత చూపుతున్నారని తెలిపారు. మణిపూర్ రాష్ట్రంలో మైత్రే, కుకి ప్రజల మధ్య రిజర్వేషన్లు సమస్యను సృష్టించి మారణ హోమాన్ని సృష్టించారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు దస్తగిరి రెడ్డి, కేసీ బాదుల్లా, శ్రీనివాసులు రెడ్డి, వేణుగోపాల్, మద్దిలేటి, చంద్రారెడ్డి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

నేడు బీజేపీ ర్యాలీ

కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప ఆర్టీసీ బస్టాండు నుంచి కలెక్టరేట్ వరకు గురువారం ఉదయం 10.00 గంటలకు ర్యాలీ నిర్వహిస్తున్నామని కడప అసెంబ్లీ కన్వీనర్ మధుసూదన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కోరారు.

టీటీడీ సభ్యునిగా అవకాశం కల్పించాలి

కడప కల్చరల్ : రాయలసీమకు చెందిన రిటైర్డ్ కల్నల్ ఎస్.మనోహర్‌రెడ్డికి తిరుమల-తిరుపతి దేవస్థానాల పాలక మండలి సభ్యత్వం ఇవ్వాలని మాజీ సైనికుల సంఘం ఉమ్మడి కడపజిల్లా అధ్యక్షులు కేవీ రావు కోరారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ మేరకు తాము ముఖ్యమంత్రికి వినతిపత్రాన్ని పంపామన్నారు. మనోహర్‌రెడ్డి ఆధ్యాత్మిక చింతనగల వారని, దేశం కోసం పనిచేసిన వారని, ఆయనను నియమించాలని కోరుతున్నామన్నారు.

క్రీడలతో మానసిక ధృడత్వం



క్రీడాకారులతో లయన్స్‌క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య, ఇంటాక్ ప్రతినిధులు

కడప స్పోర్ట్స్ : క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని ఇంటాక్ కడప చాప్టర్ కన్వీనర్ లయన్ కె. చిన్నపరెడ్డి, లయన్స్‌క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య అధ్యక్షుడు పోతుల వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం కడప ప్రభుత్వ పురుషుల కళాశాల క్రీడామైదానంలో లయన్స్‌క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య, ఇంటాక్ సంయుక్త ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. విజేతలకు ఆగస్టు 15న బహుమతులు ప్రదానం చేయనున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. రవీంద్రనాథ్ మాట్లాడుతూ విద్యార్థులకు పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ ఆఫ్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి కొండూరు జనార్ధన్‌రాజు, ఉపాధ్యక్షుడు పద్మప్రియ చంద్రారెడ్డి, ఇంటాక్ సభ్యులు పాల్గొన్నారు.

మహిళా డిగ్రీ కళాశాలలో వకృత్వ పోటీలు

వైవీయూ : కడప నగరంలోని ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య, ఇంటాక్, ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థినులకు వకృత్వ పోటీలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వేమల సలీంబాషా మాట్లాడుతూ స్వాతంత్ర్య సంగ్రామం , సమరయోధుల గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఇంటాక్ కడప చాప్టర్ కన్వీనర్ లయన్ కె. చిన్నప రెడ్డి, లయన్స్‌క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పోతుల వెంకటరామిరెడ్డి స్వాతంత్ర్య సంగ్రామం గురించి మాట్లాడారు. అనంతరం 'భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మహిళల పాత్ర' అన్న అంశంపై వకృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య జిల్లా కార్యదర్శి కొండూరు జనార్ధనరాజు, కొండారెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గురుమోహన్‌రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా.జి. విజయలక్ష్మిదేవి, డా. పి.శచీదేవి, అధ్యాపకులు పాల్గొన్నారు.

ఘనంగా మేయర్ జన్మదిన వేడుకలు



మేయర్ సురేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న కార్పొరేటర్లు



అపూర్వ ఫంక్షన్ హాలులో కేక్ కటింగ్ చేస్తున్న కార్పొరేటర్లు, పార్టీ నాయకులు

కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థ మేయర్ కె. సురేష్ బాబు జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం కార్పొరేటర్లు ఎం. సుబ్బారెడ్డి, మల్లికార్జున, రామలక్ష్మణ్‌రెడ్డి, మేయర్ సీసీలు విశ్వనాథరెడ్డి, జి. శివకుమార్, తిలక్‌నగర్ సుబ్బారెడ్డిలు మేయర్ సురేష్‌బాబుకు పుష్పగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అపూర్వ ఫంక్షన్ హాలులో..

అప్సర థియేటర్ పక్కనున్న అపూర్వ ఫంక్షన్ హాలులో 13వ డివిజన్ కార్పొరేటర్ రామలక్ష్మణ్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ పులి సునీల్‌కుమార్, ఉద్యాన శాఖ సలహాదారు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అన్నపూర్ణ హోటల్ అధినేత నాగ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీరంజన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, కె. రాజశేఖర్‌రెడ్డి, బాలక్రిష్ణారెడ్డి, మునిశేఖర్‌రెడ్డి, బండి ప్రసాద్, సీహెచ్ వినోద్, ఆర్‌వీ రమణ, త్యాగరాజు పాల్గొన్నారు.

- వైఎస్సార్‌సీపీ గల్ఫ్ కన్వీనర్, ఏపీఎన్ఆర్‌టీఎస్ డైరెక్టర్ బీహెచ్ ఇలియాస్ ఆధ్వర్యంలో భారీ కేక్‌ను కట్ చేసి మేయర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సానపురెడ్డి శివకోటిరెడ్డి, షఫీ, బాలస్వామిరెడ్డి, ఎన్ఆర్‌ఐలు బాబు బాయ్, గయాజ్, మహిళా నేతలు పత్తిరాజేశ్వరి, టీపీ వెంకట సుబ్బమ్మ, నారాయణమ్మ, మల్లీశ్వరి, హైమవతి పాల్గొన్నారు.
- రక్షణ, సీజేపీ ఫౌండేషన్ అధ్యక్షులు పి. సంపత్‌కుమార్, చైతల్య ఆధ్వర్యంలో కడప మార్కెట్ యార్డు నందు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అవ్వారు హాస్పిటల్ అధినేత డా. అర్జున్, డా. శిరీషలు హాజరై కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు బంగారు నాగయ్య యాదవ్, డా. సొహైల్ పాల్గొన్నారు.
- మేయర్ జన్మదిన సందర్భంగా స్నేహాలయ నిరాశ్రయుల వసతి గృహంలో వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం. జాషువా ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 14వ డివిజన్ కార్పొరేటర్ కె. బాబు, లక్ష్మినారాయణ, ఏసు రత్నం పాల్గొన్నారు.

కళాత్మకవిద్య అభ్యసించేవారికి ఉజ్వల భవిష్యత్తు



మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి

వైవీయూ : ఒక చిత్రాన్ని అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దే కళ.. చిత్రకళ అని, అలాంటి కళాత్మక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వైవీయూ ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. రఘునాథరెడ్డి పేర్కొన్నారు. వైవీయూ లలితకళల విభాగాధిపతి డాక్టర్ కోట మృత్యుంజయరావు అధ్యక్షతన 'కళ ద్వారా రంగులు మరియు భావోద్వేగాలు' అన్న అంశంపై పరస్పర చర్చ, ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రంగులు భావోద్వేగానికి సంకేతాలన్నారు. చిత్రకళకు చక్కటి డిమాండ్ ఉందని, సామాజిక మాధ్యమాల ద్వారా ఒక గొప్ప మార్కెట్‌ను సృష్టించవచ్చన్నారు. లలితకళల విభాగాధిపతి డాక్టర్ కోట మృత్యుంజయరావు మాట్లాడుతూ లలితకళల విభాగం విద్యార్థులు జాతీయస్థాయిలో రాణిస్తూ బహుమతులు సాధిస్తున్న విషయాలను వివరించారు. ముఖ్యవక్తగా విచ్చేసిన ప్రముఖ సైకాలజిస్టు ఒ. వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినట్లు మనమాటల్లో, చిత్రాల్లో ఆలోచనలు ఉంటాయన్నారు. ఆలోచనలు చిత్రాలు కలిపి మనుషుల వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఆచార్య కె. గంగయ్య, ఆచార్య పాలెం రమాదేవి, ఆచార్య వినోదిని, మెర్సీ విజేత, లలితకళల విభాగం అధ్యాపకులు సి.హెచ్.వెంకటేష్, బి. ఈరయ్య, బి. చంద్రాయుడు, డా. కె. రెడ్డిశేఖర్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

బాలల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయం



జ్యోతి వెలిగిస్తున్న చిన్న పిల్లల వైద్యుల సంఘం జాతీయ అధ్యక్షులు ఉపేంద్ర తదితరులు

కడప రూరల్ : బాలల ఆరోగ్య పరిరక్షణే అఖిల భారత చిన్న పిల్లల వైద్యుల సంఘం ధ్యేయం అని వైద్యులు అన్నారు. బుధవారం స్థానిక విజ్‌డమ్ స్కూల్‌లో చిన్న పిల్లల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సంకల్ప సంపూర్ణ స్వస్థ (ఎస్ఎస్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎస్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఉపేంద్ర మాట్లాడుతూ ఎస్ఎస్ఎస్ కార్యక్రమంలో భాగంగా 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. పిల్లల మెరుగైన ఆరోగ్యానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా వచ్చే వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ఆ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ కే ఓబుల రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కడపలోనే రెండవ సారిగా ఈ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్నారులకు మెరుగైన ఆరోగ్యంతో మంచి భవిష్యత్‌ను అందించడమే తమ ధ్యేమన్నారు. కార్యక్రమంలో ఆ సంస్థ సభ్యులు ప్రముఖ చిన్న పిల్లల వైద్యులు సురేష్, కిరీటి, జీ విజయకుమార్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

పంటకోత ప్రయోగాలు పక్కాగా చేపట్టాలి

కమలాపురం : పంట కోత ప్రయోగాలు పక్కాగా చేపట్టాలని మండల ఏఓ సరస్వతి తెలిపారు. బుధవారం స్థానిక ఆర్‌బీకే-4లో వ్యవసాయ, రెవెన్యూ సిబ్బందికి పంటకోత ప్రయోగాలపై ఆమె శిక్షణ నిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిక్షణ పొందిన సిబ్బంది పంట కోత ప్రయోగాలను పక్కాగా చేపట్టాలన్నారు. ఈ ప్రయోగాలు పంట దిగుబడి అంచనా, రాష్ట్ర ఆదాయాన్ని లెక్కించడం, ఉత్పత్తి, ఉత్పాదకత లెక్కింపు అంశాలను పరిగణనలోకి తీసుకోవడానికి దోహదపడ తాయన్నారు. అనంతరం పంట కోత ప్రయోగాలు చేసే విధానాన్ని ఏఎస్‌ఓ ఇర్షాద్ బేగం వివరించారు. అలాగే క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఏఈఓ దస్తగిరి పంటకోత ప్రయోగాల యాప్ పనితీరు, రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పంటల బీమా ఈ పంటకోత ప్రయోగాలపై ఆధారపడి ఉంటాయన్నారు. కార్యక్రమంలో వీఏఏలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


రక్త పరీక్షలు

కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప నగరంలోని నాగరాజుపేట అర్బన్ హెల్త్ సెంటర్‌లో బుధవారం పీఎంఎస్ఎంఏ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ప్రశాంత్‌వర్ధన్ గర్భవతులకు రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గర్భవతులు తీసుకోవాల్సిన పోషకాహారం, రక్తహీనత రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేయించుకోవాల్సిన టీకాలు తదితర వాటిపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి గర్భవతి కాన్పును ప్రభుత్వాసుపత్రిలోనే చేయించుకోవాలన్నారు. దీనివల్ల మాత, శిశు మరణాలు జరగవన్నారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ ప్రసన్నలత, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

పెన్షనర్ల హక్కులను కాపాడాలి

కడప ఎడ్యుకేషన్ : ఎన్నో ఏళ్లు ప్రజలకు, ప్రభుత్వాలకు వారధులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన వారి హక్కులను ప్రభుత్వం కాపాడాలని పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి, కార్యదర్శి రామ్మూర్తినాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగమునిరెడ్డిలు కోరారు. ఈ విషయమై గురువారం డిప్యూటీ సీఎం అంజాద్‌బాషను క్యాంపు కార్యాలయంలో కలసి వినతిపత్రాన్ని సమర్పించి పలు సమస్యలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పెన్షనర్ల అసోసియేషన్ భవనానికి 2016లో అప్పటి కలెక్టర్ మంజూరు చేశారన్నారు. ప్రస్తుత కడప తహశీల్దారు తమ కార్యాలయ ప్రహరీ తొలగించి ఇబ్బంది పెడుతున్నారన్నారు. దీనికి స్పందించిన డిప్యూటీ సీఎం తహశీల్దారుకు ఫోన్ చేసి పెన్షనర్ల భవనానికి ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని తెలిపారు. మీరు కోరుకుంటే నగరంలోనే 25 సెంట్ల స్థలాన్ని మంజూరు చేసి పెన్షనర్స్ భవన నిర్మాణానికి సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ, సంఘ కోశాధికారి నాగేష్, ఉపాధ్యక్షులు సుబ్బరాయుడు, యానదయ్య, సంయుక్త కార్యదర్శులు, పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.

అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లవద్దు



మాట్లాడుతున్న కడప తాలూకా సీఐ ఉలసయ్య

కడప అర్బన్: ప్రజలు ఎవరూ అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లవద్దని కడప తాలూకా సీఐ ఉలసయ్య తెలియజేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో ప్రజలను కలిసి పోలీసు అధికారులు మాట్లాడారు. కడప తాలూకా పరిధిలోని దండు హరిజనవాడలో సీఐ ఉలసయ్య ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ లాంటి వ్యవహారాలకు దూరంగా వుండాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా వుండాలన్నారు. ఈ కార్యక్రమంలో కడప తాలూకా ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

కడప కల్చరల్ : కడప నగరానికి చెందిన రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరానికిగాను ప్రతిభావంతులైన పేద రెడ్డి విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేయనున్నట్లు రెడ్డి సేవా సమితి ప్రధాన కార్యదర్శి లెక్కల కొండారెడ్డి తెలిపారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు నీట్ ర్యాంకు పొంది ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశం పొంది ఉండాలని, వారికి ప్రతి ఏడాది ఉపకార వేతనంగా రూ. 25 వేల ఆర్థికసాయం చేస్తామన్నారు. బీటెక్ లాంటి సాంకేతిక విద్యను అభ్యసించే వారికి ఎంసెట్‌లో 10 వేలలోపు ర్యాంకు పొంది ఉండాలని, వారికి యేటా రూ. 20 వేలు అందజేస్తామన్నారు. సాధారణ డిగ్రీ విద్యార్థులకు యేటా రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు యేటా రూ. 10 వేలు ఆర్థికసాయంగా అందజేస్తామన్నారు. అగ్రికల్చర్ బీఎస్సీ, వెటర్నరీ కోర్సు చదువుతున్న విద్యార్థులు ఎంసెట్‌లో ర్యాంకు పొంది ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశం పొంది ఉండాలని సూచించారు. వారికి యేటా రూ. 20 వేల ఆర్థికసాయం చేస్తామన్నారు. రెడ్డి సేవా సమితి కార్యాలయం నుంచి దరఖాస్తులు పొందాలని, సెప్టెంబరు 10వ తేదీలోగా పూర్తి చేసిన దరఖాస్తులను తమ కార్యాలయంలో అందజేయాలన్నారు. దరఖాస్తుల పరిశీలన తర్వాత అర్హులకు ఉపకార వేతనాలు అందజేస్తామన్నారు.